భక్తులకు మహా అన్నదానం

మంథని, ఫిబ్రవరి 28: స్థానిక శ్రీశీలేశ్వ-సిద్ధేశ్వర ఆలయంలో భక్తులకు లోకే కుటుంబ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో జరిగిన శివపార్వ తుల కళ్యాణాన్ని పురస్కరించుకొని మూడు రోజుల అనంతరం భక్తులకు లోకే కుటుంబ సభ్యులు మహా అన్నదానం చేయడం ఆలయంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈసందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు లోకే కుటుంబ సభ్యులు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమంలో లోకే రాధాకిషన్‌రావు, వొడ్నాల శ్రీనివాస్, కొమురవెల్లి విజయ్‌కుమార్, రావికంటి మనోహర్, కొమురవెల్లి జయన్న, రాజు, భక్తులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

మంథని/మంథనిరూరల్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వివిధ కారణాలతో మృతి చెందిన పలు బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు శుక్రవారం పరామర్శించారు. స్థానిక శ్రీసత్యసాయి నగర్‌లో రావికంటి దామోదర్ అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబసభ్యులను పుట్ట మధు పరామర్శించి ఓదార్చారు. మండలంలోని అడవిసోమన్‌పల్లి గ్రామంలో అనపర్తి దుర్గమ్మ మృతిచెందగా ఆమె కుటుంబాన్ని, అనారోగ్యంతో బాధపడుతున్న పంగ సంతోష్‌ను పుట్ట మధు పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, గట్టు శివశంకర్ ఉన్నారు.

విధులను సక్రమంగా నిర్వహించాలి

ఎలిగేడు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ టీచర్లు విధులు సక్రమంగా నిర్వహించాలని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సూర్యకళ సూచించారు. మండల కేంద్రంలోని లలితపల్లి అంగన్వాడీ సెంటర్‌లో శుక్రవారం జరిగిన సెక్టార్ మీటింగ్‌లో మాట్లాడారు. కేంద్రానికి వచ్చే పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించి మంచి విద్యాబోధన చేయాలని ఆదేశించారు. బాలామృతం అందించడంతో పాటు ఆటపాటలు నేర్పించాలన్నారు. సమావేశంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

చేపల పెంపకానికి ప్రోత్సాహమేదీ!

- లక్షలు వెచ్చించి పాండ్లు తవ్వుకుని డీఎల్‌సీ కోసం ప్రదక్షిణలు
- కేంద్ర ప్రభుత్వ సబ్సిడీకి నోచుకోని మత్స్యకారులు
- పట్టించుకోని జిల్లా మత్స్య శాఖాధికారులు


ముత్తారంలో చేప పిల్లల ఉత్పత్తి కోసం నిర్మించిన హేచరీ


ముత్తారం మండలం ఓడేడులో చేపల పాండ్

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

'దేవుడు వరమిచ్చినా పూజారి వరమియనట్లు'గా ఉంది జిల్లా మత్స్య శాఖాధికారుల పరిస్థితి. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా సాగు భూముల్లో చేపల పెంపకం చేపట్టే వారికి సబ్సిడీ అందజేస్తామని ఆరేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు, రైతులు చేపల పెంపకం చేపట్టేందుకు ముందుకు రాగా, వారిని ప్రోత్సహించాల్సిన జిల్లా మత్స్య శాఖాధికారులు డీఎల్‌సీ ద్వారా అనుమతులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నీటి వనరులున్న జిల్లాల్లో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా చేపల పెంపకం చేపట్టాలని, ప్రోత్సాహకంగా ఆరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను తీసుకువచ్చింది. ఆయా జిల్లాలకు టార్గెట్లు సైతం విధించింది. చేపల పెంపకానికి పాండ్లు తవ్వుకుని నీటి వసతి కల్పించేందుకు పాండ్ల వద్దకు పైపులైన్ల నిర్మాణానికి, వలలు కొనుగోలు చేసేందుకు యూనిట్ వ్యయంలో సబ్సిడీలు ఇస్తామని ప్రకటించింది. చేపల పెంపకాన్ని మహిళలు చేపడితే 60శాతం, పురుషులైతే 35 శాతం సబ్సిడీని ఇస్తున్నారు. చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు హేచరీల ఏర్పాటుకు మహిళలకు 60, పురుషులకు 45 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మానేరు, గోదావరి తీరప్రాంతాలైన ముత్తారం, ఓడేడు, గుంజపడుగు, అడవి శ్రీరాంపూర్, కాల్వశ్రీరాంపూర్, గోదావరిఖనిలలో వ్యవసాయ భూముల్లో కొందరు మత్స్యకారులు, రైతులు చేపల పెంపకానికి ముందుకు వచ్చారు. దాదాపు 60 మంది వరకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీ) నుంచి అనుమతులు ఇప్పించాలని జిల్లా మత్స్య శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

ముత్తారంలో అనుము రామస్వామి, తిరుపతి అనే మత్స్యకారుడు తన సోదరులతో కలిసి చేపపిల్లల ఉత్పత్తి కోసం హేచరీని ఏర్పాటుచేశారు. ఐదారేళ్లుగా డీఎల్‌సీ అనుమతుల కోసం కార్యాలయం చుట్టూ తిరు గుతున్నా ప్రయోజనం లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 లక్షలు వెచ్చించి హేచరీ నిర్మించారు. అలాగే చేపల పెంపకానికి లక్షలు వెచ్చించి పాండ్లు తవ్వుకున్నారు, కానీ వారికి సబ్సిడీల రూపేణా ప్రోత్సాహం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

● ఆరేళ్లుగా ఇవ్వని డీఎల్‌సీ అనుమతులు

జిల్లా స్థాయి కమిటీలో జిల్లా మత్స్య అధికారి, నీటి పారుదల శాఖాధికారి, భూగర్భ జల శాఖాధికారి, వ్యవసాయ శాఖాధికారి సభ్యులుగా ఉంటారు. ఎవరైతే చేపల పెంపకానికి పాండ్లు తవ్వుకోవడానికి, తవ్వుకున్న వాళ్లు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకుంటారో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైతే చేపల పాండ్లు తవ్వుతారో అక్కడ నీటి వసతి ఉందా, భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఆ ప్రాంతం చేపల పెంపకానికి అనువైనదేనా అని పరిశీ లించాలి. అనువుగా ఉన్నట్లయితే డీఎల్‌సీ ద్వారా అను మతులు ఇవ్వాలి. ఇందుకు మత్స్య శాఖాధికారి, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలి. కానీ జిల్లా ఏర్పాటై ఎనిమిదేళ్లు గడిచినా కూడా ఒక్కరికి అనుమతులు ఇచ్చిన దాఖలాలు లేవు. అయినా మత్స్యకారులు, రైతులు చేపల పాండ్లు తవ్వుకుని చేపలు పెంచుతున్నారు.

● అందని కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ..

ఒక ఎకరంలో చేపల చెరువులు (పాండ్లు) తవ్వాలంటే లక్ష నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. డీఎల్‌సీ అనుమతులు ఇచ్చినట్లయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి దరఖాస్తు చేసుకుంటారు. సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి సబ్సిడీని మంజూరు చేస్తారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకవచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు రైతులు, మత్స్యకారులు సిద్ధంగా ఉన్నప్పటికీ జిల్లా అధికారులు సహకరించక పోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. ఇప్పటికే చేపల చెరువులు తవ్వుకున్న

మిగతా 8వ పేజీలో...

మార్చి 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ

- రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి


వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, అధికారులు

పెద్దపల్లి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మార్చి 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే రుసుములో 25 శాతం రాయితీ ఇస్తామని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఎల్‌ఆర్‌ఎస్, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్ 2020 కింద 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, సెప్టెంబరు 2024లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొన్ని దరఖాస్తుల క్రమబద్ధీకరణ మాత్రమే జరిగిందని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుము చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని తెలిపారు. లక్షా 90 వేల వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ఆమోదించే వాటికి మార్చి 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుములో 25 శాతం మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఆగస్టు 26, 2020 వరకు 10 శాతం ప్లాట్లు విక్రయించిన లే ఔట్‌లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

సబ్ రిజిస్ట్రార్ ద్వారా నిర్ణీత నమూనాలో నూతన దరఖాస్తులు సేకరించి ఎల్‌ఆర్‌ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరణ చేస్తామని అన్నారు. క్రమబద్ధీకరించని భూముల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతించడం ఉండదని, ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా క్రమబద్ధీకరణ చేసుకోవాలని, మార్చి వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25 శాతం రాయితీ పొందాలని తెలిపారు. ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ శాఖ అధికారి కల్పన, డీపీవో వీర బుచ్చయ్య, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి


ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

కోల్‌సిటీటౌన్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఆర్‌ఎఫ్‌సీఎల్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు కోరారు. శుక్రవారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్‌ను ఆర్‌ఎఫ్‌సీఎల్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు నెలకంటి రాము, నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఆర్‌ఎఫ్‌సీఎల్ కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటానని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని, ఢిల్లీలో ఉన్న ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్టబోయిన రాజ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ కందుల సతీష్, హోటల్ శంకర్, మల్లేష్, రమేష్‌రెడ్డి, ఎరుకల అంజి, దాత శ్రీనివాస్, దూస రాజేష్, తరుణ్, మరి కుమారస్వామి, పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ఎలిగేడు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని మండల విద్యాధికారి అనసూరి నరేంద్రచారి సూచించారు. శుక్రవారం మండలంలోని ర్యాకల్‌దేవ్‌పల్లి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులను ప్రసాదించిందని వాటిని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై అధికారులను ఆరా తీశారు. కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారి అంజయ్య, ఆర్ఐ జయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి హరిబాబు, అంబేడ్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

- ఆర్టీసీ అధికారులు సమయానుకూలంగా బస్సులు నడపాలి
- కలెక్టర్ కోయ శ్రీహర్ష


జూమ్ మీటింగ్ ద్వారా అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్

పెద్దపల్లి కల్చరల్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లా డుతూ మార్చి 5నుంచి 25వరకు జరుగు తాయన్నారు. వివిధ శాఖల అధి కారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం 23 పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యు త్ సరఫరా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాల న్నారు. విద్యార్థులకు పరీక్ష హాల్స్‌లో తాగునీటి సరఫరా ఉండేవిధంగా మున్సిపల్, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా ఇంటర్‌మీడియెట్ అధికారి కల్పన, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీ, మున్సిపల్, పోస్టల్, సంబం ధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

● రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష..

రంజాన్ మాసాన్ని ప్రశాంతంగా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో రంజాన్ మాసం ఏర్పా ట్లపై అదనపు కలెక్టర్లు డి వేణు, జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రశాంతంగా జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. షాపులను 24గంటలు నడిపేందుకు గల అవకాశాలను పరిశీలించి పోలీసు శాఖ సూచనలు అందిస్తుందన్నారు. ప్రతీ మసీదు దగ్గర పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రంగారెడ్డి, డీసీఎస్‌వో రాజేందర్, డీపీవో వీర బుచ్చయ్య, ఏసీపీ కృష్ణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కనీస వేతనాలను సవరించాలి

జ్యోతినగర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాల జీవోలను సవరించి కొత్త వేతన సవరణ అమలు చేయాలని రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్ష, కార్యదర్శులు గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు మార్చి 1 నుంచి 7 వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నిరసన క్యాంపెయి న్‌ను విజయవంతం చేయాలని శుక్రవారం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ప్లాంటు వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు నెలకు 26వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం షెడ్యూల్ ఎంప్లాయ్‌మెంట్లకు సంబంధించి డ్రాఫ్ట్ జీవోను సవరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దండ రాఘవరెడ్డి, రాజ్‌కుమార్, నారాయణ, సంపత్, వెంకన్న, శ్రీనివాస్, పరమేష్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో రికార్డు స్థాయిలో యూరియా



- 11.42 లక్షల టన్నుల అమ్మకాలు... అదే స్థాయిలో పీవోఎస్
- తెలంగాణకే 4.42లక్షల టన్నుల యూరియా
- రూ.4500కోట్ల సబ్సిడీ
- రూ.500కోట్ల లాభాలకు అంచనాలు

కోల్‌సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సాగు విస్తీర్ణం పెరగడంతో యూరియాకు భారీ డిమాండ్ ఏర్పడింది. దక్షిణాది రాష్ట్రాలకు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్) యూరియా సరఫరా చేస్తోంది. యేటా 12.5లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన యూరియా రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగించింది. ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు 11.42లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిపింది. టన్నుకు కేంద్రప్రభుత్వం రూ.39,980 సబ్సిడీ ఇస్తుంది. యూరియా కొనుగోలు చేసే రైతులు పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) ద్వారా వేలిముద్ర వేసి ఆధార్ అనుసంధానం చేస్తారు. అప్పుడే అమ్మకాలకు సంబంధించిన సబ్సిడీ రికార్డు అవుతుంది. వారానికోసారి కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖకు ఆర్‌ఎఫ్‌సీఎల్ బిల్లులు పంపిస్తుండగా 15 రోజులకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని జమ చేస్తోంది. సాధారణంగా వర్షాకాలం, వేసవి సీజన్‌లను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఏజెన్సీలు, డీలర్ల వద్ద యూరియా నిల్వలు పెడతాయి. తెలంగాణ ప్రభుత్వం అయితే వ్యవసాయశాఖకు చెందిన గోడౌన్‌లలో నిల్వ చేస్తోంది.

దక్షిణాది మార్కెట్‌లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో పాటు గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్(ఇఫ్కో), రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ప్లాంట్లతో పాటు యూరియాను దిగుమతి చేసుకుని బ్యాగింగ్ చేసి పలు సంస్థలు విక్రయిస్తున్నాయి. కోరమండల్, క్రిబ్‌కోతో పాటు పలుసంస్థలు యూరియాను మార్కెటింగ్ చేస్తాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు దక్షిణాది రాష్ట్రాల్లో యూరియా సరఫరాకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ద్వారా ఇండెంట్ ఇస్తుంది. ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉత్పత్తిలో 45శాతం మేర తెలంగాణ రాష్ట్రానికే అందిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు యూరియా సరఫరా జరుగుతుంది. సీజన్‌కు రెండు నెలల ముందే ఆయా రాష్ట్రాలు ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి యూరియా తీసుకుని నిల్వ ఉంచుతాయి. ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో తెలంగాణలో 4,42,135టన్నులు, కర్ణాటకలో 2,03,766 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 1,32,633టన్నులు, మధ్యప్రదేశ్ 1,24,362, తమిళనాడు 84,911, మహారాష్ట్ర 81871, ఛత్తీస్‌గఢ్‌లో 72,569 టన్నుల విక్రయాలు జరిపారు.


యూరియా బ్యాగింగ్ చేస్తున్న సిబ్బంది


యూరియా లోడింగ్ చేస్తూ

తెలంగాణకు 4.4లక్షల టన్నుల సరఫరా...

రాష్ట్రంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం 4.42లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు చెందిన యూరియాను వ్యవసాయశాఖకు సంబంధించిన గోడౌన్‌లలో పెద్దఎత్తున నిల్వ చేసింది. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ తదితర ప్రాజెక్టుల కింద సాగు అయ్యే జిల్లాల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు పీవోఎస్ పెరిగింది. రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌ఎఫ్‌సీఎలే దిక్కు అయ్యింది. ఫిబ్రవరిలో ఉత్పత్తి అయిన యూరియాలో 70శాతం యూరియాను రాష్ట్రానికే సరఫరా చేసింది. యుద్ధ ప్రాతిపదికన రైల్వే వ్యాగన్ల ద్వారా కొన్ని గంటల్లోనే వివిధ జిల్లాలకు యూరియా చేరవేసింది. రాత్రికి రాత్రి యూరియా అందుబాటులోకి రావడంతో ఆయా జిల్లాల ప్రభుత్వ యంత్రాంగాలు ఊపిరి పీల్చుకున్నాయి.

ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు యూరియాను సరఫరా చేస్తారు. 30కిలో మీటర్ల పైగా దూరం ఉన్న ప్రాంతాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా అవుతుంది. రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా రవాణా చేస్తున్నారు. రైల్వే రవాణాలో 100శాతం చార్జీలు ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు తిరిగి ప్రభుత్వం ద్వారా జమ అవుతాయి. నాలుగు నెలల క్రితం వివిధ రాష్ట్రాల్లో యూరియా నిల్వలు పేరుకుపోయి పీవోఎస్ కాకపోవడంతో ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌కు సబ్సిడీ జమ కాలేదు. దీంతో ఉత్పత్తికి, గ్యాస్ చార్జీల చెల్లింపులకు ఆర్థికంగా ఇబ్బందులు పడింది. ఈ పరిస్థితుల్లో బ్యాగుల ద్వారా రూ.300 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాలను తీసుకుంది. సాగు విస్తీర్ణం పెరగడం, యూరియా అమ్మకాలు, పీవోఎస్ జరగడంతో రూ.4500సబ్సిడీ ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు జమ అయ్యింది. మొదటి తొమ్మిది నెలల కాలానికే ఆర్‌ఎఫ్‌సీఎల్ రూ.400కోట్ల లాభాలు ఆర్జించగా పన్నులు పోను రూ.200 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఈ ఏడాది రూ.500కోట్ల లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

విశ్రాంత ప్రొఫెసర్ సైండ్ల అంజయ్య మృతి


సైండ్ల అంజయ్య(ఫైల్)

గన్నేరువరం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసి పదవీవిరమణ పొందిన ప్రొఫెసర్, డాక్టర్ సైండ్ల అంజయ్య(75) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సైండ్ల అంజయ్య స్వస్థలం గన్నేరువరం మండలకేంద్రం. ఆయన గన్నేరువరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు. ఆ తరువాత ఎలగందల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవతరగతి చదువుకుని పైతరగతులు అక్కడ లేకపోవడంతో హైదరాబాద్ పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ ఆయన ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఒక హోటల్‌లో క్లీనర్‌గా పనిచేస్తూ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి పూర్తిచేశాడు. ఆ తరువాత ఉన్నత చదువులు చదివి సెక్రెటేరియట్‌లో టైపిస్ట్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. కొద్దిరోజుల తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో స్థిరపడి సుదీర్ఘకాలం పనిచేసి కొన్నేళ్ల కిందటే పదవీ విరమణ పొందారు. డాక్టర్ సైండ్ల అంజయ్య పలుడిగ్రీలు, డిప్లొమాలు, డాక్టరేట్, లా చదివి ఎన్నో విజయాలను సాధించి గన్నేరువరం గ్రామానికి ఆదర్శంగా నిలిచారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని విజయాలను సాధించాలని స్థానికులు పేర్కొంటూ ఆయనకు నివాళులు అర్పించారు.

కుంభమేళాకు వెళ్లిన మంథని వాసులకు రోడ్డు ప్రమాదం

- పలువురికి గాయాలు

మంథని, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళకు వెళ్లిన మంథని వాసులలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈమేరకు బాధిత కుటుంబసభ్యులకు శుక్రవారం రాత్రి సమాచారం అందింది. స్థానిక హనుమాన్‌నగర్‌కు చెందిన మిర్యాల సాగర్ తన కుటుంబసభ్యులు, మరికొందరు యువకులతో కలిసి నాలుగురోజులక్రితం సొంతకారులో కుంభమేళాకువెళ్లారు. కుంభమేళాలో పుణ్యస్నానాల అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రయాగ్‌రాజ్‌కు సమీపంలో తెల్లవారుజామున 4గంటలప్రాంతంలో కారు వేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కఉన్న చెట్టును ఢీకొనగా కారులోని సాగర్‌కుతోపాటు మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. వీరిరందని సమీపంలోని నెహ్రూఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి గురైన వారి సెల్‌ఫోన్లు పనిచేయకపోవడం, స్థానికపోలీసుకు ఎలాంటిసమాచారం లేక పోవడంతో ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియడం లేదు.

సదరం సేవలు మరింత సులభతరం



- 21 రకాల కేటగిరీలను చేర్చిన కేంద్ర ప్రభుత్వం
- నేటి నుంచి రాష్ట్రంలో అందుబాటులోకి యూడీఐడీ పోర్టల్
- ఇక నుంచి స్మార్ట్ కార్డులు జారీ

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు సదరం సేవలు మరింత సులభతరం కానున్నాయి. స్వయంగా దివ్యాంగులే దరఖాస్తు చేసుకునేలా కేంద్రం కొత్తగా యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ కార్డు (యూడీఐడీ) పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో శనివారం నుంచి యూడీఐడీ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఈ పోర్టల్‌లో సదరం సర్టిఫికెట్ లేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. సమగ్ర వివరాలతో పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో ఆధార్‌కార్డు లేదా మరేదైనా గుర్తింపుకార్డును అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది. అనంతరం సదరం శిబిరం జరిగే స్థలాన్ని ఎంపిక చేసుకొని దరఖాస్తు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ దరఖాస్తును అధికారులు పరిశీలించి క్యాంపునకు ఎప్పుడు హాజరు కావాలనే వివరాలను దరఖాస్తుదారుడి ఫోన్‌కు పంపుతారు. శిబిరం లో వైద్యులు రిపోర్టులు పరిశీలించి అంగవైకల్యాన్ని నిర్ధారిస్తారు. అనంతరం దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే అవకాశం పోర్టల్‌లో ఉంటుంది. అయితే ప్రభుత్వం ఈ పోర్టల్‌పై ట్రయల్ నిర్వహిస్తున్నది.

స్మార్ట్ కార్డులు

సదరం సర్టిఫికెట్లు ఇప్పటి వరకు ఏ4 పేపర్ మీద ఇస్తున్నారు. ఇకపై స్మార్ట్ కార్డుపై ఐడీ నంబర్‌తో పాటు లబ్ధిదారుడి ఫొటో, పేరు, వైకల్యం రకం, వైకల్యం శాతం వివరాలు ఉంటాయి. స్మార్ట్ కార్డును పోస్ట్ ద్వారా ఇంటికి పంపిస్తారు. ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు ఉన్న వారికి కూడా స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు మీ సేవ కేంద్రాలలో సదరం స్లాట్ నమోదుకు కేవలం ఐదు రకాల కేటగిరీల వారికే అవకాశం ఉండేది. ఇప్పుడు కేంద్రం కొత్తగా రూపొందించిన యూడీఐడీ పోర్టల్‌లో మొత్తం 21 రకాల కేటగిరీలను చేర్చింది.

ఇందులో ప్రధానంగా తలసేమియా, ఆటిజం, యాసిడ్, న్యూరో బాధితులు కూడా సదరం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు వైకల్య శాతం తెలియజేసేందుకు జారీ చేస్తున్న సదరం ధ్రువపత్రాల స్థానంలో కొత్తగా యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ కార్డు జారీ చేయనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఇవి అందుబాటులో ఉండగా మన రాష్ట్రంలో శనివారం నుంచి అందు బాటులోకి రానున్నాయి. ఇక నుంచి సదరం శిబిరానికి వచ్చే దివ్యాంగులందరికీ అందజేయనున్నారు. వైకల్య శాతం ఆధారంగా నిర్ధారిత రంగులో జారీ చేస్తారు. ఒక్కసారి వస్తే మళ్లీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉండదు. కాగా ఇప్పటి వరకు ఇచ్చిన సదరం ధ్రువపత్రాలు మన రాష్ట్రంలోనే పని చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇచ్చే కార్డులు ఇతర రాష్ట్రాలలో కూడా పనిచేస్తాయి. రైళ్లు, బస్సుల్లో రాయితీతో పాటు దివ్యాంగులకు సంబంధించిన అన్ని రాయితీలను పొందవచ్చు.

డిజిటల్ సంతకాలు

దివ్యాంగులు ఎప్పటిలాగే సదరం శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఇందు కోసం స్మార్ట్ ఫోన్ నుంచి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవగాహన లేని వారు మీ-సేవ కేంద్రాల నుంచి చేసుకోవచ్చు. పరీక్షల అనంతరం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తారు. దివ్యాంగుల పూర్తి వివరాలు, వైకల్యం శాతం వైద్యుల లాగిన్‌కు చేరుతుంది.

ఒకసారి వివరాలు అన్ని సరిగా ఉన్నాయో లేదో అని సరి చూసుకుని అప్‌లోడ్ చేయగానే కార్డు మంజూరు అవుతుంది. కార్డుపై డిజిటల్ సంతకం ఉంటుంది. ఇవి పోస్టు ద్వారా దరఖాస్తు దారుడికి పంపిస్తారు. ఒకసారి వైకల్యం శాతం నమోదు అయితే దానిని పెంచడం లేదా తగ్గించడం ఉండదు. దాని ప్రకారమే ప్రభుత్వం పింఛను మంజూరు చేస్తుంది.

దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి
పీడీ రఘువరణ్



దివ్యాంగులు యూడీఐడీ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి. సదరం ధ్రువపత్రాల స్థానంలో కొత్తగా యూనిక్ డిసేబిలిటీ ఐడెం టిటీ కార్డు జారీ చేయనున్నాం. వైకల్య శాతం ఆధారంగా నిర్ధారిత రంగులో స్మార్ట్ కార్డులు జారీ చేస్తాం.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య


ప్రవీణ్ (ఫైల్)

సిరిసిల్ల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు, మైక్రోఫైనాన్స్‌లో అప్పుల వేధింపులతో శుక్రవారం సాయంత్రం తంగళ్లపల్లి మండలం కేసీఆర్(డబుల్ బెడ్ రూం)నగర్‌లో గరికె ప్రవీణ్(30) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రవీణ్ గతంలో పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించాడు. పెయింటర్‌గా సరైన పని దొరకకపోవడంతో సిరిసిల్లలోని కిరాణా దుకాణంలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇదేక్రమంలో మైక్రో ఫైనాన్స్‌లో తీసుకున్న రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించాలంటూ నిర్వాహకులు ఇబ్బందులు పెట్టినట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు, వేధింపులతో మానసికంగా కుంగిపోయిన ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య గాయత్రి, కుమారుడు గౌతమ్, కూతురు నిఖిత ఉన్నారు.

ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఒకరు..


రాజ్‌కుమార్ (ఫైల్)

మల్లాపూర్, ఫిబ్రవరి, 28 (ఆంధ్రజ్యోతి): మల్లాపూర్‌కు చెందిన ముచ్చుకుర్తి రాజ్‌కుమార్(32) అనే యువకుడు ఒంటరి జీవితంపై విరక్తి చెంది తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్ర వారం ఎస్‌ఐ రాజు తెలిపారు. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజ్‌కుమార్‌కు నాలుగేళ్ల క్రితం వివాహం కాగా విడాకులై ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో తాగుడుకు బానిస య్యాడు. స్థానిక జాతరకు వెళ్తానని చెప్పి వెళ్లిన రాజ్‌కుమార్ ఎంతకూ తిరిగి రాలేదు. అతడి కోసం తండ్రి, బంధువులు ఆరా తీయగా మల్లాపూర్ శివారులో గల ఎల్లమ్మ చెరువు వద్ద చింతచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుడి తండ్రి జనార్దన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రసవం కోసం వెళ్లిన గర్భిణి మృతి

- పల్లిమక్తలో విషాదం


సోని(ఫైల్)


కోనరావుపేట, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): తొలి ప్రసవం కోసం వెళ్లిన ఓ గర్భిణి చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కోన రావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వంకాయల పద్మ-నాగయ్యల కూతురు సోని(22)ని 10నెలల క్రితం మండలంలోని పల్లిమక్తకు చెందిన సిద్రవేణి బాబుకు ఇచ్చి వివాహం చేశారు. సోని తొమ్మిది నెలల గర్భవతి కావడంతో పురిటినొప్పులు రాగా బుధవారం వేములవాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు అందుబాటులో లేరని తెలియడంతో అదే రోజు కొండాపూర్‌కు వచ్చారు. గురువారం పల్లిమక్త ఆశావర్కర్ కనక లక్ష్మిని తీసుకొని ప్రసవం కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి తల్లీబిడ్డ ఆరోగ్యం విషమంగా ఉందని హైదరాబాదులోని గాంధీఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కడుపులోనే శిశువు మృతిచెందిందని, తల్లిని రక్షించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత తల్లి కూడా మృతిచెందడంతో పల్లిమక్త గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తొలి కాన్పులో తల్లీబిడ్డ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం తర్వాత తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఈతకు వెళ్లి ఆర్టీసీ డ్రైవర్ మృతి


తిరుపతిరావు(ఫైల్)

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ శివారులోని మానేరు జలాశయంలో ఈతకువెళ్లిన కటారి తిరుపతిరావు(59) అనే ఆర్టీసీడ్రైవర్ ప్రమాదవశాత్తు కాళ్లకు చేపల వల చిక్కుకొని శుక్రవారం నీటమునిగి మృతి చెందాడు. కొత్తపల్లి పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ అల్కాపురి కాలనీలో నివాసం ఉంటున్న తిరుపతి రావు కోరుట్ల ఆర్టీసీడిపోలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి విధులకు వెళ్లడం లేదు. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన తిరుపతిరావు 7:30గంటల ప్రాంతంలో మానేరు జలాశయంలోకి ఈత కోసం దిగాడు. 500మీటర్ల దూరం వరకు ఈదుకుంటూ వెళ్లాడు. తిరిగి ఒడ్డుకువస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకుంది. ఒడ్డుకు చేరుకునేందుకు ప్రయత్నించినా సాధ్యంకాక అక్కడే నీట మునిగిపోయాడు. గమనించిన కొందరు వెంటనే జాలర్లకు, సేఫ్టీవింగ్‌లో పనిచేసిన ఆనంద్‌కు సమాచారం అందించారు. ఆనంద్‌టీం బోట్ల సహాయంతో సంఘటన స్థలంలో వెదికినా ప్రయోజనం లేకుండా పోయింది. మధ్యాహ్నం సమయంలో తిరుపతిరావు మృతదేహం లభ్యమైంది. మృతుడి కొడుకు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వృద్ధుడి మృతి


వృద్ధుడి మృతదేహం

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లోని మాతాశిశు కేంద్రం వద్ద గుర్తుతెలియని వృద్ధుడు(65) మృతి చెందినట్లు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి అవుట్‌పోస్ట్ హెడ్‌కానిస్టేబుళ్లు కె.రవీందర్, ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి 1:30గంటల సమయంలో వృద్ధుడు మృతి చెంది పడి ఉండడాన్ని గమనించి మార్చురీ గదిలో భద్రపరిచామని పేర్కొన్నారు. మృతుడు కొద్దిరోజులుగా ప్రభుత్వాస్పత్రి, మాతాశిశుకేంద్రం వద్ద ఫుట్‌పాత్‌పై పడుకునేవాడని తెలిపారు. మృతుడిని గుర్తించినవారు కరీంనగర్ టూటౌన్ సీఐ 8712670762, హెడ్‌కానిస్టేబుల్ రవీందర్ 9491481433కి సమాచారం అందించాలని పేర్కొన్నారు.

ఎస్సారార్ అధ్యాపకుడికి జాతీయస్థాయి ఉత్తమ పరిశోధకుడు అవార్డు


శ్రీనివాసును అభినందిస్తున్న లెక్చరర్లు

గణేశ్‌నగర్,ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిసైన్స్ దినోత్సవం సందర్భంగా ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్‌సైన్స్ కళాశాల వృక్షశాస్త్ర విభాగాధిపతి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుక్కోవల శ్రీనివాస్ ఐటుఓఆర్ సంస్థ జాతీయ పరిశోధక ఎక్స్‌లెంట్ అవార్డు 2025ను శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నతవిద్య సంయుక్త సంచాలకుడు డాక్టర్‌రాజేంద్రసింగ్, డాక్టర్‌యాదగిరి అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కల్వకుంట రామకృష్ణ, వైస్‌ప్రిన్సిపాల్ పినితిన్, డాక్టర్ తాళ్లపల్లి రాజయ్య అభినందించారు. తెలంగాణ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, వృక్షశాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ రౌతు రాధాకృష్ణ అభినందనలు తెలిపారు.

చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష

ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): చెక్‌బౌన్స్ కేసులో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వ్యక్తి రాగుల బాల్‌రెడ్డికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ఒకటవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సృజన తీర్పు వెల్లడించారని కోర్టు కానిస్టేబుల్ శంకర్ శుక్రవారం పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని నంది కిషన్, రాగుల బాల్‌రెడ్డి స్నేహితులు. కొన్నినెలల క్రితం బాల్‌రెడ్డి తన అవసర నిమిత్తం నంది కిషన్‌వద్ద రూ.5లక్షలు తీసుకున్నాడు. డబ్బులు చెల్లించాలని నంది కిషన్ కోరడంతో రెండు చెక్కులను అందజేశాడు. బ్యాంకులో జమ చేయగా బాల్‌రెడ్డి అకౌంటులో డబ్బులు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యాయి. దాంతో కిషన్ కోర్టు ద్వారా నోటీసులను పంపించాడు. బాల్‌రెడ్డి నుంచి స్పందన లేకపోవడంతో కిషన్ కోర్టును ఆశ్రయించాడు. పూర్వాపరాలు పరిశీలించిన మేజిస్ట్రేట్ సృజన నిందితుడు బాల్‌రెడ్డికి ఆరునెలలు జైలుశిక్ష విధించడంతోపాటు రూ.5లక్షలు బాధితుడికి చెల్లించాలని తీర్పునిచ్చారు.

ఆటో డ్రైవర్‌కు ఆరు నెలల జైలు

గంభీరావుపేట, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : అతివేగంగా ఆటో నడిపి చిన్నారి మృతికి కారణమైన ఆటో డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.4100 జరిమానా విధిస్తూ సిరిసిల్ల అదనపు ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ కావేటి స్పందన శుక్రవారం తీర్పు చెప్పారని స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. 2016 జూన్29న గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన చిన్నారి గుగులోతు సంజన(7) తన ఇంటి ఎదుట నిలబడి ఉండగా గంభీరావుపేటకు చెందిన ఆటో డ్రైవర్ లింగంపల్లి శ్రీనివాస్ అతివేగంగా వచ్చి సంజనను ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లింగంపల్లి శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించారు. కోర్టులో పీపీ సతీష్‌గౌడ్ వాదించగా, కోర్టు కానిస్టేబుల్ జనార్దన్ సాక్షులను ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధించారు.

ఆటో, కారు ఢీ

- పలువురికి గాయాలు

సిరిసిల్ల క్రైం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రగుడు చౌరస్తాలో శుక్రవారం ఆటోకు కారు ఢీకొని పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సిరిసిల్ల నుంచి వేములవాడకు వెళుతున్న ఆటోకు వేములవాడ నుంచి సిరిసిల్ల వైపు అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సిరిసిల్లకు చెందిన కవిత(35), గీత(30), రిషి(3), దుబ్బాకకు చెందిన నర్సయ్యకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చికిత్సకోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

- ఎన్నికల సిబ్బంది 19మందికి గాయాలు
- కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స


ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

కరీంనగర్‌క్రైం/కొడిమ్యాల, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలట్ బాక్స్‌లను కరీంనగర్‌కు తరలించి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది ఎన్నికల సిబ్బంది గాయపడ్డట్లు కొడిమ్యాల ఎస్సై ఎస్ సందీప్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్ జిల్లాకుచెందిన రెండు ఆర్టీసీ బస్సుల్లో అక్కడి బ్యాలట్‌బాక్స్‌లను ఎన్నికల సిబ్బంది గురువారం రాత్రి కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూంకు చేర్చారు. అనంతరం తిరిగి నిర్మల్‌కు వెళుతున్న క్రమంలో వేకువజామున 3గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తురుకకాశీనగర్ ప్రాంతంలోని రైల్వేగేట్ వద్ద ఒకదాని వెనుక మరొక బస్సు ఢీకొన్నాయి. దీంతో వెనుక బస్సులో ఉన్న 19మందికి గాయాలయ్యాయి, బస్సు డ్రైవర్ ఎండీ నయీమొద్దీన్ కాలు విరిగింది. రెవెన్యూ ఉద్యోగి పురుషోత్తంకు కడుపు, ఛాతీ భాగంలో దెబ్బలు తగలటంతో వీరిద్దరినీ ప్రభుత్వఆసుపత్రిలోని ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మిగతా 17 మంది ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరికి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన ఉద్యోగులను నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆసుపత్రిలో పరామర్శించి, మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు.



కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఎండీ నయీమొద్దీన్, ఎన్నికల సిబ్బంది

కత్తులతో యువకుల వీరంగం

- ఇద్దరికి గాయాలు... ద్విచక్ర వాహనం ధ్వంసం

కోరుట్ల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. దుకాణంలోకి కస్టమర్లు రాకుండా రోడ్డుకు అడ్డంగా పానిపూరి బండి పెడుతున్నావని బండి యజమానిని ప్రశ్నించగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి కత్తులతో దాడికి దారితీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త బస్టాండ్ ప్రాంతంలోని హనుమాన్ వ్యాయామశాలలోని దుకాణ సముదాయంలో ముత్యాల సుమత్, అతడి సోదరుడు రేవంత్‌లు సెలూన్ దుకాణం నడుపుతున్నారు. దుకాణ సముదాయం వెళ్లే దారి వద్ద ప్లాట్ ఫారంపై రాజస్థాన్‌కు చెందిన ప్రేమ్ అనే వ్యక్తి పానిపూరి బండి నడుపుకుంటున్నాడు. సుమత్, అతడి సోదరుడు తమ దుకాణంలోని కస్టమర్లు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని బండిని అక్కడి నుంచి తీయాలని తరచుగా గొడవ పడేవారు. ఇదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రేమ్‌ను సుమత్ అతడి సోదరుడు రేవంత్‌లు దారి విషయంలో గొడవ పడ్డారు. దీంతో పక్కనే ఉన్న కొబ్బరి బోండా బండి వద్దకు వెళ్లిన సెలూన్ యజమానులు మొదట అక్కడ కత్తితో ప్రేమ్‌పై దాడి చేయడానికి ప్రయత్నించగా తేరుకున్న ప్రేమ్ తన బండిలో పెట్టుకున్న కత్తిని తీసి ఇద్దరిపై దాడి చేసినట్లు తెలిపారు. దీంతో సుమత్, రేవంత్‌లు స్వల్ప గాయాల పాలయ్యారు. అదే దుకాణ సముదాయంలో ఉన్న ఓ ద్విచక్ర వాహనం దాడిలో ధ్వంసమైంది. పోలీసులు అక్కడికి చేరుకోగా ప్రేమ్ కత్తితో తన స్నేహితుల ద్విచక్రం వాహనంపై పరారయ్యాడు. గాయపడిన సుమత్, రేవంత్‌లను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. సుమత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

విధుల్లోకి తీసుకోవాలని ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): తనను విధుల్లోకి తీసుకోవాలని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద శుక్రవారం ఆర్టీసీ డిపో-1 డ్రైవర్ జి.సురేష్(45) ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. 2023 సెప్టెంబరు 24న ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్న సురేష్‌కు ఆర్టీసీ అధికారులు డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా మోతాదుకు మించి మద్యం తాగినట్లు వెల్లడైంది. అధికారులు విధుల నుంచి టర్మినేట్ చేశారు. తనకు చిన్న పిల్లలున్నారని, తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సురేష్ ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్‌పై ఒకటో టౌన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

దుర్శేడ్ 'మీసేవా' కేంద్రంలో విజిలెన్స్ పోలీసుల తనిఖీలు

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామ పరిధిలోని మీ సేవా కేంద్రంలో శుక్రవారం విజిలెన్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో జిల్లాకు ఒకటి వంతున తనిఖీ చేసినట్లుగా తెలుస్తోంది. ధరణిలో అవకతవకలు, మీ సేవాకేంద్రాల ద్వారా పహాణీ నకల్, పాస్‌బుక్ 1బీ, రెవెన్యూ కార్యాలయం నుంచి జారీ అయిన ఇతర ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసు కున్నారు. కొంతకాలంగా మీ సేవా కేంద్రం నుంచి జారీచేసిన సర్టిఫికెట్లు, ఇతర ఆన్‌లైన్ లావాదేవీలను పరిశీలించి నట్లు తెలిసింది. మీసేవా కేంద్రానికి వచ్చిన దర ఖాస్తులు, ఫీజు చెల్లింపులు తదితర విషయాలకు సబంధించి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. తనిఖీలపై విజిలెన్స్ పోలీసు అధికారులను సంప్రదించగా సమాచారం ఇచ్చేందుకు నిరాకరించారు.

మాజీ సర్పంచ్‌పై దాడి

రాయికల్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాయికల్ మండలంలోని రామారావుపల్లె మాజీ సర్పంచ్ బీర మల్లయ్యపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మల్లయ్య ద్విచక్ర వాహనంపై రాయికల్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఇటిక్యాల గ్రామ శివారులో దాడి చేశారు. ఈ దాడిలో మల్లయ్య చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. విచారణ జరుపుతున్నట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు.

రేణుక ఎల్లమ్మ గుడి ప్రహరీ కూల్చివేత

- గౌడ కులస్తుల ఆందోళన


కూల్చిన ప్రహరీని పరిశీలిస్తున్న ఎస్సై శ్రావణ్‌కుమార్

సుల్తానాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రహరీని కూల్చివేసిన వారిపై కఠినచర్యలు తీసుకుకోవాలని గౌడకులస్తులు శుక్రవారం ఆదోళన నిర్వహించారు. మహిళలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద నిరసన తెలిపినిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. గౌడకులస్తులు తమ కుటుంబ సభ్యులతో కలసి రాజీవ్‌రహదారిపై ధర్నా చేయడానికి ప్రయత్నం చేయడంతో ఎస్‌ఐ శ్రావణ్ కుమార్ జోక్యం చేసుకుని గోడ కూల్చివేసిన వారిని పట్టుకుంటామని తగినచర్యలు తీసుకుంటామని హామీఇవ్వడంతో ధర్నా విరమించారు. దేవాలయంవద్ద జరిగిన సంఘటనను ఎస్‌ఐ శ్రావణ్ తదితరులు పరిశీలించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల సూచనలమేరకు కేసు నమోదు చేస్తామని, ప్రహరీకూల్చిన వారిని పట్టుకునిచర్యలు తీసుకుంటామన్నారు.

ప్రహరీనిఆరెల్లి చంద్రయ్య అనేవ్యక్తి ఎక్స్‌కావేటర్‌తో పూర్తిగా ధ్వంసం చేశాడని అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో పట్టణ గౌడ సంఘంనేతలు గడ్డంఅంజయ్య, సత్తయ్య అంతటి లచ్చయ్య, మంద మల్లయ్య, పొన్నం తిరుపతి, కొయ్యడ వెంకటేశ్, శ్రీనివాస్, జాగిరి మొగిలి, ప్రభాకర్ గౌడ్, సుల్తానాబాద్ మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత, మున్సిపల్ మాజీచైర్‌పర్సన్ ముత్యం సునీత ఉన్నారు.

మహాశివరాత్రి ఆదాయం రూ.1.31 కోట్లు

● ఈవో వినోద్‌రెడ్డి

వేములవాడ కల్చరల్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన మహాశివరాత్రి జాతరకు ఆయా ఆర్జిత సేవల ద్వారా కోటి 31,89,177 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఈవో వినోద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం దాదాపు 11లక్షల ఆదాయం అదనంగా వచ్చినట్లు పేర్కొన్నారు. అధికంగా ప్రసాదాల విక్రయాలతో రూ.57,12,660 సమకూరగా, కోడె ముక్కుల ద్వారా రూ.45,83,500, ఆర్జిత సేవల ద్వారా రూ.55,706, కేశఖండనాల ద్వారా రూ.3,89400, వంద రూపాయల శీఘ్రదర్శనం ద్వారా రూ.6,97,700, అతిశీఘ్రదర్శనం ద్వారా రూ.13,04,100, బద్దిపోచమ్మ ఆలయం నుంచి రూ.1,91,390, భీమేశ్వర ఆలయం ద్వారా రూ.78,785, నగరేశ్వర ఆలయం ద్వారా రూ.7,830, వసతిగదుల ద్వారా రూ.1,05,280, ఇతర సేవల ద్వారా రూ.62,696 సమకూరినట్లు ఈవో వివరించారు. గతసంవత్సరం రూ.1,20,98704 సమకూరగా, ఈ సంవత్సరం రూ.1,31,89,117 ఆదాయం వచ్చింది. గతంకంటే ఈ సంవత్సరం రూ.10,90,473 అదనపు ఆదాయం వచ్చింది.

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ



స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు

వేములవాడ కల్చరల్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాధారణ భక్తుల రద్దీ నెలకొన్నది. వివిధప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజన్న ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని ఆయా క్యూ లైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకొని పార్వతీరాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రాజన్నకు ఇష్టమైన కోడెమొక్కు చెల్లించుకుని అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

హక్కుల సాధన కోసం పద్మశాలీ మహాసభలు





మాట్లాడుతున్న కందగట్ల కుమారస్వామి

సుభాష్‌నగర్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): పద్మశాలి సమస్యలు, హక్కుల సాధనకోసం మహాసభలు ఏర్పాటు చేసినట్లు అఖిల భారత పద్మశాలీసంఘం జాతీయఅధ్యక్షుడు కందగట్ల కుమార స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు కామార్తపు మురళి తెలిపారు. శుక్రవారం నగరంలోని పద్మశాలి ట్రస్టుభవన్‌లో జిల్లాస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంగా, సామాజికంగా పద్మశాలీలు చైతన్యవంతం అయ్యేందుకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలోపేతానికి మహాసభలు దోహదపడతాయన్నారు. బీసీకులగణన ద్వారా పద్మశాలీల్లో చైతన్యం వచ్చిందని, రాష్ట్రవ్యాప్తంగా 13లక్షల మంది పద్మశాలీలు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. మహాసభల అనంతరం పద్మశాలీ భరోసా కార్యక్రమాన్ని తెలంగాణప్రాంత పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పది లక్షల మందితో గ్రూపు ఏర్పాటు చేసి పదిరూపాయల చొప్పున జమచేసి బ్యాంకుఖాతా తీయనున్నామన్నారు. నిరుపేద పద్మశాలీలకు చేయూతనిందించేందుకు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 17వ అఖిల భారతపద్మశాలీ మహాసభతోపాటు 8వతెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం మహాసభలను హైదరాబాద్‌లోని పద్మశాలీ భవన్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మార్చి9న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో లక్షమందితో నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అఖిలభారత పద్మశాలీసంఘం ప్రధానకార్యదర్శి గడ్డం శ్రీరాములు, రాష్ట్ర పద్మశాలీ సంఘం ప్రధానకార్యదర్శి రామచంద్రరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు వాసాల రమేశ్, అధ్యక్షుడు మెతుకు సత్యం, ప్రధానకార్యదర్శి వల్లాల కృష్ణహరి, కోశాధికారి అల్సా భద్రయ్య, రాష్ట్రమీడియా ప్రధానకార్యదర్శి మార్త ప్రకాశ్, ట్రస్టు అధ్యక్షుడు స్వర్గం మల్లేశం, పట్టణ అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, యువజన సంగం అధ్యక్షుడు శ్రీకాంత్, మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్, చొప్పరిజయశ్రీ, మంచికట్ల కోటేశ్వర్, గడ్డం వెంకటేశ్వర్లు, చేరాల మల్లికార్జున్ దేవ్, వోడ్నాల రవీందర్, స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, దీకొండ లక్ష్మీనారాయణ, మెతుకు కృష్ణచైతన్య, వంగర రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

గెలుపుపై ఆశలు

● ఎవరి ధీమాలో వారే ● ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ





(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)

ముందెన్నడూ లేని విధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపించేలా జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితా లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ మధ్య నువ్వా..నేనా అన్నట్లు సాగిన పోరులో విజయం ఎవరిని వరించను న్నదోనని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటుండగా తామే గెలుస్తామని ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హోరాహోరీగా సాగిన ముక్కోణపు పోటీలో మొదటి, రెండు స్థానాల్లో నిలిచేదెవరూ.. మూడో స్థానంలో ఉండేదెవరూ.. అన్నదానిపైనే అన్ని రాజకీయ పార్టీలు కూడికలు.. తీసివేతలతో తలపడుతున్నాయి.

తొలి ప్రాధాన్యత ఓటుతో ఎవరు గెలిచే అవకాశం లేదన్నది స్పష్టంగా తేలిపోయింది. తొలి ప్రాధాన్యత ఓటుతో అభ్యర్థి విజయం సాధించాలంటే పోలైన ఓట్ల లో చెల్లిన ఓట్లలో 50 శాతాని కంటే ఒక ఓటు అధికంగా రావలసి ఉంటుంది. ఏకపక్షంగా పోలింగ్ జరుగకపోవడం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో తొలి ప్రాధాన్యత ఓటుతో ఎవరు గెలిచే అవకాశం లేదని భావి స్తున్నారు. దీనితో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా పోల య్యాయి.. ఎవరు.. ఎవరి తలరాతలు మార్చనున్నారు అన్నది అంతుపట్టకుండా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 56 మంది పోటీలో ఉన్నా ఎలిమినేషన్ పద్ధతిలో ఓట్ల లెక్కింపు చేపట్టే క్రమంలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి మొదలు పెట్టి ఎలిమినేట్ చేస్తూ అతడి బ్యాలెట్‌లో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తే వారికి వాటిని కలుపుతూ వెళ్తారు. చివరికి మూడో స్థానంలో నిలిచే అభ్యర్థి బ్యాలెట్‌లో వచ్చిన రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి అనుకూలంగా వస్తాయో వారు గెలు పొందే అవకాశాలు ఉంటాయి. ఆ ఓట్లు రెండో స్థానంలో ఉన్నవారికి ఎక్కువగా వచ్చే పక్షంలో మొదటి అభ్యర్థి ఓడిపోవడానికి కూడా అవకాశాలుంటాయి. దీనితో మొదటి స్థానంలో నిలిచిన మిగతా అభ్యర్థుల కంటే కొంత ఎక్కువ సంఖ్యలో మెజార్టీ ఉంటేనే విజయం సాధించ గలమని భావిస్తున్న అభ్యర్థులు లెక్కలు వేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి తప్పకుండా మొదటి స్థానంలో ఉంటారని, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ రెండవ స్థానంలో, బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి మూడవ స్థానంలో ఉంటారని గెలుపు తమ దేనని కాంగ్రెస్‌నేతలు ధీమాగా చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ తమకు ఓటింగ్ జరిగినందున గెలుపు తమదేనని, రెండవ స్థానంలో నిలిచినా మూడవ అభ్యర్థి సెకండ్ ప్రాధాన్యత ఓటుతో తామే గెలుస్తామని చెబుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీసీ సెంటిమెంట్ బలంగా రావడంతో గెలుపు అవకాశాలు తనకే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. మొదటి రెండు స్థానాల్లోనే ప్రసన్న హరికృష్ణ ఉంటారని, రెండవ ప్రాధాన్యతా ఓట్లు తనకు ఏక పక్షంగా అన్ని జిల్లాల్లో పోల్ కావడంతో విజయం సాధించేది అతనేనని బీసీ నాయకులు బలంగా చెబుతున్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి అంజిరెడ్డికి ప్రచారక్రమంలో క్యాడర్‌తో సమన్వయ లోపం ఏర్పడిందని, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌తోపాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేసినా పోలింగ్ బూత్‌ల పరిధిలో క్యాడర్‌కు అభ్యర్థుల అనుచరులకు గ్యాప్ వచ్చిందని జాతీయ నాయకత్వానికి నివేదిక పంపించారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో స్థానిక కార్యకర్తలు, ప్రత్యర్థులవైపు మొగ్గు చూపారని, మరి కొందరు రెండవ ప్రాధాన్యత ఓటును బీఎస్పీ అభ్యర్థికి అనుకూలంగా వేశారని దీనికి ఖచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానంలో గట్టిపోటీ ఎదుర్కోవలసి వస్తున్నదని జాతీయ నాయకత్వానికి నివేదించడంతో ఇక్కడ గెలుపుపై ఆ పార్టీకే విశ్వాసం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనితో పోటీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్యే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ రోజు కనిపించిన పరిస్థితులు ముక్కోణపు పోటీ జరుగుతున్నదని అభిప్రాయం కల్పించిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారు... అన్నది తేలికగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఉపాధ్యాయ స్థానంలో...

ఉపాధ్యాయ స్థానంలో అంచనాకు మించి పోలింగ్ జరుగడంతో విజయం ఎవరిని వరిస్తుందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్‌టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డితో పాటు మరో 12 మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా మల్క కొమురయ్య, వంగ మహేందర్‌రెడ్డికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు అధికంగా ఓట్లు పోలైనట్లు ఆ పార్టీ చెబుతుండగా, ఇతర జిల్లాల్లో మహేందర్‌రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి గెలుస్తామని ఉపాధ్యాయ స్థానంపై ధీమాతో ఉన్నది. ఈ ఫలితాలపై కూడా ఉపాధ్యా యవర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

పెన్షనర్స్‌కు వెంటనే బెనిఫిట్స్‌చెల్లించాలి

హుజూరాబాద్, ఫిబ్రవరి28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పెన్షనర్స్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్‌రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లాఅధ్యక్షుడు చందుపట్ల జనార్దన్, గౌరవ అధ్యక్షుడు కట్ట నాగభూషణచారి అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌లో వారు మాట్లాడుతూ గతఏప్రిల్2024నుంచి ఇప్పటివరకు పదవీవిరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ కమ్యూటేషన్ వేల్యూఆఫ్‌పెన్షన్ జీపీఎఫ్, ఇతర బెనిఫిట్స్ ఇప్పటివరకు చాలామందికి మంజూరు చేయలేదన్నారు. పెన్షనర్స్‌ను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను మంజూరు చేయాలని కోరారు.





సేద తీరుతున్న అభ్యర్థులు

ఐదారు మాసాలుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్ ముగియడంతో సేద తీరుతున్నారు. కాగ్రెస్ అభ్యర్థి, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి శుక్రవారం విద్యార్థులతో సరదాగా గడిపారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సరదాగా గడిపారు. - స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆంధ్రజ్యోతి, కరీంనగర్



దుబ్బరాజన్న జాతరలో భక్తజన సందోహం

కన్నుల పండువగా దుబ్బరాజన్న రథోత్సవం

● భారీగా తరలి వచ్చిన భక్తులు

సారంగాపూర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంబట్ల, కోనాపూర్ శ్రీ దుబ్బరాజన్న రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. రథం ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను ఉంచారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ రథాన్ని ముందుకు కదలించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. డీఎస్పీ రఘు చందర్, సీఐకృష్ణారెడ్డి, ఎస్సై దత్తాద్రి బందోబస్తు నిర్వహించారు. రథం ముందు ఒగ్గు కళాకారుల, పోతురాజుల విన్యాసాలు, శివుని, నరసింహస్వామి వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయఈవో అనూష, చైర్మన్ శంకరయ్య, నాయకులు కొలుముల రమణ, గుర్రాల రాజేందర్‌రెడ్డి, కొండ్ర రాంచందర్‌రెడ్డి, బొడ్డుపెల్లి రాజన్న, ఆకులరాజిరెడ్డి, గుర్నాథం మల్లారెడ్డి, శేఖర్‌గౌడ్, ఆకుల రమేష్, తోట లక్ష్మణ్, దీటి వెంకటేష్, లింగన్న, సిబ్బంది, లక్ష్మీరాజం, రజినికాంత్,భక్తులు, తదితరులు పాల్గొన్నారు



పోతురాజుల ప్రదర్శనలు

కొండగట్టు ఆలయంలో టెండర్లు

మల్యాల, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పరిధిలో నిర్వహించే పలు దుకాణాలకు అధికారులు శుక్రవారం టెండర్లు నిర్వహించారు. ఏడాది కాలపరిమితితో కొబ్బరి కాయల విక్రయం, కొబ్బరి ముక్కల ప్రోగు, పూలు, పండ్ల విక్రయం, గాజులు, ప్లాస్టిక్ వస్తువుల విక్రయం, పుట్నాలు, ప్యాలాల విక్రయం, హోటల్, ఫోటో స్టూడియో, సామాన్లు భద్రపరచుకునే హక్కు, స్నానాలు, మరుగుదొడ్లు, కిరాణం, కూల్‌డ్రింక్స్ ఐస్‌క్రీం, చెప్పులు భద్రపరచడం, వంట చెరుకు అమ్మకం కోసం ఈ-టెండర్, సీల్డ్ టెండర్,బహిరంగవేలం నిర్వహించారు. ఈవేలంలో కొబ్బరికా యల అమ్మకంకు రూ.1.50కోట్లు, పుట్నాలు, ప్యాలాల విక్రయం రూ.27.70లక్షలు, పూలు, పండ్ల విక్రయం రూ.40లక్షలు, గాజులు, ప్లాస్టిక్ వస్తువుల విక్రయం రూ.32లక్షలకు ఖరారు అయినట్లు ఈవో శ్రీకాంత్‌రావు తెలి పారు. మిగితావి సరైన వేలం రాకపోవడంతో వాయిదా వేశామని, త్వరలోనే వాటికి మళ్లీ టెండర్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే కాంట్రాక్టర్ల కుమ్మక్కుతో వేలం పెరగలేదని లేనిచో మరింత ఆదాయం సమకూరేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమంలో పర్యవేక్షకులు సునీల్, చంద్రశేఖర్, హరిహరనాథ్, చంద్రశేఖర్, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించండి

● ప్రజావాణిలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల వినతి

గణేశ్‌నగర్, ఫిబ్రవరి 28 (ఆంధజ్యోతి): విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని ప్రజావాణిలో ఆర్టిజన్ కార్మికులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ సంస్థలు ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లో దాదాపు 20 వేల మంది ఆర్టిజన్‌లు గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారన్నారు. అంతకు ముందు ఈ కార్మికులందరూ 15-20 సంవత్సరాలు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేశారు. ఆర్టిజన్‌లు అందరినీ విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని కోరుతూ గత 5 నెలల నుంచి నిరసనలు, రిలే నిరాహారదీక్షలు, కన్వర్షన్ యాత్రలు చేస్తూనే ఉన్నామన్నారు.

ఇదే విషయమై వినతిపత్రాలు సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్‌రావు, కన్వీనర్ వజీర్, పవర్ ఎంప్లాయీస్ యునియన్ రీజినల్ అధ్యక్షుడు చందర్‌సింగ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.



హైదరాబాద్‌లోని ప్రజావాణి వద్ద విద్యుత్ ఆర్టిజన్‌లు



పంటలను ముంచుతున్న కెనాల్ నీరు

● కాలువ లేక నష్టపోతున్నరైతులు ● పట్టించుకోని అధికారులు

మల్యాల, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): మల్యాల మండలంలోని మానాల శివారు నుంచి వెళ్లె ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ డీ-67 వచ్చే నీటితో మ్యాడంపల్లి శివారులో పంటలకు నష్టం వాటిల్లుతోంది. కాలువ నీరు సరైన మార్గం లేక పంటల నుంచి వెళ్తుండడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. మండలంలోని మానాల నుంచి తక్కళ్లపల్లితో పాటు పెగడపల్లి మండలంలోని పలు గ్రామాలకు డీ-67 ఉప కాలువ ద్వారా నీరు వెళ్తుంటాయి. అయితే మ్యాడంపల్లి శివారులో ఉపకాలువ ద్వారా సమీప పెద్ద చెరువులోకి నీరు మళ్లిస్తుంటారు. దీని కింద సుమారు వంద ఎకరాల ఆయకట్టు ఉంది. గుట్టలకు కాంటూరు కందకాల తవ్వ కంతో ఈ చెరువులోకి నీరు కొన్ని ఏళ్ల క్రితమే నిలిచిపోయింది. దీంతో ఉప కాలువ నుంచి నీటిని చెరువులోకి మళ్లిస్తున్నారు. పెద్ద చెరువులోకి నీరు తరలించడానికి ప్రత్యేక మార్గం లేకపోవడంతో రైతుల పంటల నుంచి వెళ్తున్నాయి. దీంతో పంటలకు నష్టం వాటిల్లుతోంది.

ఉప కాలువ నుంచి పెద్ద చెరువు మధ్యలో కేవలం 400 మీటర్ల మేర సీసీతో కాలువ నిర్మిస్తే చెరువులోకి నీరు వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రజాప్రతినిధులకు, సంబంధిత అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. పొలాల నుంచి నీరు వెళ్లకుండా తగు చర్యలు తీసుకొని పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.



మామిడి తోట నుంచి, సాగు చేసిన పంటల్లో కాలువ నీరు

శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులు



మాట్లాడుతున్న కుతాడి శివరాజ్

సుభాష్‌నగర్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడ చూసినా కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్రఅధ్యక్షుడు కుతాడి శివ రాజ్ అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ భవన్‌లో తెలంగాణ లేబర్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ కోసమే తెలంగాణ లేబర్‌యూనియన్ ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో వలసకార్మికులు రావడంతో స్థానిక కార్మికులకు ఉపాధికరువైందన్నారు. కేంద్రం కార్మికచట్టాలను చిత్తుకాగితంలా మార్చిందని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన చట్టాలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ఉపాధ్యక్షురాలు మొగురంపీరియా, జిల్లాఅధ్యక్షుడు కాశిపాక అజయ్, మంచిర్యాలజిల్లా అధ్యక్షుడు కారుకూరి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు జగ్గబుంల లలిత, గందేకొమురయ్య, చిప్పకుర్తి లలిత, పెర్క కౌసల్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం






గోదావరిఖని కృష్ణవేణి, గీతాంజలి హైస్కూల్‌లో విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన, పెద్దపల్లిలోని గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల సైన్స్ ఎక్స్ పో, మంథనిలో ప్రదర్శనలు వివరిస్తున్న విద్యార్థులు

జిల్లా వ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు సైన్స్ రంగవల్లి, క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన సంబంధిత ప్రదర్శనలు, ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. సైన్స్ డే విశిష్టతను, ప్రాధాన్యతను వివరించారు.

పెద్దపల్లి కల్చరల్, ఫిబ్రవరి 28,(ఆంధ్రజ్యోతి) : పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్‌లో సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన బ్లడ్‌గ్రూప్ టెస్టింగ్ విధానం, న్యూ ఇన్నోవేషన్ ఆఫ్ ఫార్మింగ్, వ్యర్థాల నుంచి కరెంటు ఉత్పత్తి, ప్లాస్టిక్ నుంచి ఇటుకల తయారీ తదితర సమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనిశ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియోద్దీన్, సదానందం, శ్రీనివాస్, రమేష్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్ (ఆంధ్రజ్యోతి): మండలంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్ అవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ కొండయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మంథని (ఆంధ్రజ్యోతి): స్థానిక గురుకుల అశ్రమ పాఠశాల, కళాశాలలో, స్థానిక కాకతీయ, కృష్ణవేణి హైస్కూల్స్‌లో, వివిధ పాఠశాల్లో, ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాత్మక ప్రదర్శనల ద్వారా సైన్స్ ప్రాధాన్యతను వివరించారు.

ఓదెల (ఆంధ్రజ్యోతి): మండలంలోని పొత్కపల్లి హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమేష్, రఘుపతి, అమృత కిషోర్, భద్రయ్య, జైపాల్‌రెడ్డి, పద్మావతి, హరికృష్ణ, శ్రీనివాస్, సంజీవ్, సృజన, రెడ్డి రజనీకాంత్,రెడ్డి శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

కోల్‌సిటీటౌన్(ఆంధ్రజ్యోతి): గోదావరిఖనిలోని తడ్డగుంటపల్లి కృష్ణవేణి విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ మంజులాశ్రీనివాస్‌రెడ్డి, ఎస్ ఫౌండేషన్ ఫౌండర్ సైంటిస్ట్ సెన్నార్ మల్లేశం, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గీతాంజలి హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పెద్దపల్లి రూరల్ (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాసులపల్లి ట్రినిటి ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలోప్రధానోపాధ్యాయుడు అడప బాపురెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మండలంలోని పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహిం చగా ప్రిన్సిపాల్ కె లక్ష్మీనర్సయ్య, అధ్యాపకులు డా. మారుతి, డా. నారాయణ, మురళి తదితరులు పాల్గొన్నారు.

కమాన్‌పూర్ (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్‌లో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి ఇల్లందుల విజయ్‌కుమార్, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు సతీష్, రజితకుమారి, శంకర్, స్రవంతి, రమేష్, ఈశ్వర్, నంబయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తి(ఆంధ్రజ్యోతి): మండలం పరిధిలోని ఫ్యూచర్ గ్లోబల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి సతీష్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



ఓదెల మండలం పొత్కపల్లిలో..



ఫ్యూచర్ గ్లోబల్ పాఠశాలలో..



కాసులపల్లి ట్రినిటి పాఠశాలలో..

ఆధునిక టెక్నాలజీ వైపు అడుగులు వేయాలి

ట్రినిటి విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి



మాట్లాడుతున్న దాసరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లి కల్చరల్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆధునిక టెక్నాలజీవైపు నేటి యువతరం అడుగులు వేయాలని ట్రినిటి విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటి ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్‌లో శుక్రవారం జరిగిన ట్రినిటీ డిప్లొమా విద్యార్థుల ఫేర్‌వెల్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని తద్వారా విజయం వెతుక్కుంటూ వస్తుందని ఆయన తెలిపారు.

టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిందని టెక్నాలజీని ఉపయోగించు కొని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు పొందేవిధంగా ప్రయత్నించాలని సూచించారు. తద్వారా తల్లిదండ్రుల కలలను నెరవేర్చినవారు అవుతారన్నారు. ఈ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించి ప్రతీ విద్యార్థి ఉద్యోగిగా మారేలా దోహదపడతామని అన్నారు. దీనికోసం కొద్ది నెలలుగా ఇంజనీరింగ్ కళాశాలలో ఫీల్డ్ ట్రిప్, ఇండస్ట్రియల్ విజిట్ వంటి కార్యక్రమాలు నిర్వహించి సాంకేతికపరంగా విద్యార్థులకు ఎంతో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భగా డిప్లొమాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి అతిథుల చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ అశోక్‌కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణిగణేషన్, ఏవో సురేష్, రాజిరెడ్డి, చొప్పరి వంశీ, హెచ్‌వోడీ నటరాజన్, ప్రభాకర్, డి స్వాతి, పద్మిని, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

ఎన్టీపీసీ నాయీ బ్రాహ్మణ సంఘం కమిటీ ఎన్నిక

జ్యోతినగర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ ఏరియా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కొత్త కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షుడిగా కంది సాయిలు, అధ్యక్షుడిగా చెన్నా రాములు, ప్రధాన కార్యదర్శిగా కంది తిరుపతి, కోశాధికారిగా చెన్నా రమేష్, కంది సాగర్, ఉపాధ్యక్షుడిగా గజ్జెల రణధీర్, ప్రచార కార్యదర్శిగా సూత్రం ప్రమోద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వడ్లూరి కుమార్, కార్యనిర్వా హక కార్యదర్శి కోత్వాల్ సతీష్ ఎన్నికయ్యారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఎలిగేడు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1986-1987లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. ఆనాటి తమ గురువులను ఆహ్వానించి సన్మానించారు. 76మంది పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో సమావేశమై ఆనాటి మధుర స్మృతులను తలుచుకుంటూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి అనసూరి నరేంద్రచారి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గండ్ర దేవేందర్‌రావు, ధూళికట్ట హెచ్ఎం బిజిలి సదయ్య, సీఆర్పీ లక్ష్మీనారాయణ, ప్రగతి విద్యాలయం సురేందర్, సాయిమణికంఠ విద్యాలయం ధర్మారం సురేష్, స్వామి పాల్గొన్నారు.

మేర కులస్తులకు రుణాలు ఇవ్వాలి

పెద్దపల్లి కల్చరల్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): బట్టలు కుట్టి జీవనం సాగించే మేర కులస్తులకు ప్రభుత్వం రుణాలు ఇచ్చి ఆదుకోవాలని మేరు సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కీర్తి రాజయ్య పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టైలర్స్ డే వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మొలుగూరి అశోక్, మొలుగూరి రమేష్, కీర్తి నవీన్, మాడిశెట్టి లింగయ్య, అగిగెల జితేందర్, రాపర్తి నర్సింగం, రాపర్తి రమేష్, వొడ్నాల శ్రీనివాస్, రావుల రవి, గూడెల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ధర్మారం (ఆంధ్రజ్యోతి): టైలర్స్ సందర్భంగా అలయన్స్ క్లబ్ జిల్లా 258 రీజనల్ చైర్మన్ తాళ్లపల్లి సురేందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో మేరు సంఘం మండల అధ్యక్షుడు మామిడిశెట్టి శ్రీనివాస్, ఎలగందుల అశోక్, ఎటిగేటి మహేందర్, తోడేటి మురళి, భైరి చంద్రమౌళి, బొల్లం మల్లేశం, మేముండ్ల సుభాష్, కందుల సతీష్, గుర్ర సత్యనారాయణ, ఓదెల నరేష్, చిన్న కొండయ్య, మామిడిశెట్టి తిరుపతి, మల్లేష్ పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్ (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌లోని మేరు భవన్‌లో శుక్రవారం టైలర్స్‌డేను మేరు సంఘం అధ్యక్షుడు కీర్తి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు మహంకాళి స్వామి హాజరై కేక్‌కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గట్ల రమేష్, టైలర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.

చందనాపూర్‌లో ఉచిత వైద్యశిబిరం

యైటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): సింగరేణి ప్రభావిత గ్రామమైన చందనాపూర్ గ్రామంలో శుక్రవారం ఆర్‌జీ-2 ఏరియా జీఎం వెంకటయ్య ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా రక్షణాధి కారి సంతోష్‌కుమార్ హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతపైనే కాకుండా పరిసర గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ జిగురు రవీందర్, మెడికల్ సూపరింటెండెంట్ మహిపాల్, పర్యావరణ అధికారి సురేష్‌బాబు, సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్, డీవైపీఎంఓ వేణుగోపాల్, మాజీ గ్రామ సర్పంచ్ దాసరి శంకరయ్య పాల్గొన్నారు.



జనరల్ మజ్దూర్.. ఇక జనరల్ అసిస్టెంట్

గోదావరిఖని, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో ఇకపై జనరల్ మజ్దూర్ అనే డిజిగ్నేషన్ ఉండదు. మజ్దూర్ అనే పదం కార్మికులకు ఉండరాదని కొంతకాలంగా కార్మిక సంఘాలు కోల్ ఇండియా స్థాయిలో పోరాడుతున్నాయి. కార్మికులకు గౌరవనీయమైన వృత్తి నామం ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో కోల్ ఇండియాలో, సింగరేణిలో జనరల్ మజ్దూర్ పేరు మారుస్తూ నిర్ణయం జరిగింది. జనరల్ మజ్దూర్‌ను జనరల్ అసిస్టెంట్‌గా ఇకపై పిలుస్తారు. డిజిగ్నేషన్ పేరు మార్పుపై బీఎంఎస్ నాయకుడు యాదగిరి సత్తయ్య, హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు.

కార్మిక సమస్యలు పరిష్కరించిన చరిత్ర టీబీజీకేఎస్‌దే




యూనియన్ కండువా కప్పి ఆహ్వానిస్తున్న రాజిరెడ్డి

యైటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించిన చరిత్ర తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికే ఉందని టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం కాలనీలోని యూనియన్ కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు టీబీజీకేఎస్‌లో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజిరెడ్డి వివిధ యూనియన్ నాయకులకు కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. కోల్ ఇండియాలో లేని విధంగా 18 అదనపు హక్కులను కారుణ్య నియామకాలు, ప్రమాదవశాత్తు చనిపోతే 20లక్షల మ్యాచింగ్ గ్రాంట్, విధులలో చనిపోతే 15లక్షలు, 10లక్షల ఇంటి రుణానికి తదితర హక్కులు సాధించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ప్రభాకర్‌రెడ్డి, చంద్ర య్య, సురేందర్, రవితేజ, వెంకటేష్, శ్రీనివాస్, రమేష్, తిరుపతి, శ్రీనివాస్, రాంచరణ్,లెనిన్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో రెస్క్యూ బృందాలు

- 250 మంది సిబ్బంది కేటాయింపు - సొరంగ మార్గంలో రెస్క్యూ పనులను పరిశీలించిన సింగరేణి సీఎండీ




టన్నెల్‌లో పనులను స్వయంగా పరిశీలిస్తున్న సింగరేణి సీఎండీ బలరాం, ఆర్జీ-1 రెస్క్యూ బృందం సభ్యులు, అధికారులు

గోదావరిఖని, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీశైలం ఎస్ఎల్‌బీసీ వద్ద కీలక రెస్క్యూ ఆపరేషన్‌లో సింగరేణి బృందాలు పాల్గొంటున్నాయి. శుక్రవారం సొరంగ మార్గంలో జరుగుతున్న రెస్క్యూ పనులను సీఎండీ ఎన్ బలరామ్ స్వయంగా పరిశీలించారు. ఎన్‌డీఆర్ఎఫ్ కల్నల్‌తో కలిసి సింగరేణి సీఎండీ 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ప్రమాద స్థలి చేరువ వరకు పరిస్థితిని సహాయక చర్యలను పరిశీలించారు. సింగరేణి రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలో జరుగుతున్న గ్యాస్ కటింగ్ పనులను సీఎండీ పర్యవేక్షించారు. ట్రాక్ పునరుద్ధరణ జరగాలంటే దానిపై కూలిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) భాగాలను తొలగించాల్సి ఉంటుంది. ఈపనిలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది తమ వద్ద గల అత్యాధునిక గ్యాస్ కటింగ్ యంత్రాల ద్వారా ఇనుప పైపులను, గడ్డర్లను కత్తిరిస్తూ వేరుచేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడం కోసం ఈ ట్రాక్ పునరుద్ధరణ అత్యవసరం కావడంతో దీనిపై సింగరేణి రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో ట్రాక్ మీద పేరుకుని ఉన్న బురద మట్టిని కూడా రెస్క్యూ బృందాలు తొలగిస్తున్నాయి. మొత్తం 250మంది సింగరేణి రెస్క్యూ సభ్యులు 24గంటలు ఈ పనిలో పాల్గొనేందుకు వీరిని నాలుగు షిఫ్టులుగా కేటాయించారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ సమర్థంగా పనులు పూర్తిచేయాలని సీఎండీ రెస్క్యూ సిబ్బందికి సూచించారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకోవడానికి భూమి తొలిచే యంత్రాల (గ్రౌండ్ పెనిట్రేటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్)ద్వారా ఐదు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ ప్రదేశాల్లో తవ్వకాన్ని సమర్థంగా నిర్వహించడం కోసం ఎన్‌డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలకు పనులు అప్పగించారు. సింగరేణి రెస్క్యూ బృందాలు అలుపెరగకుండా పనులు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రత్యక్ష పరిశీలన, పర్యవేక్షణలో సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్‌తో పాటు జనరల్ మేనేజర్(రెస్క్యూ) శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

● సింగరేణి ఆర్‌జీ-1 బృందం..

శ్రీశైలం ఎస్ఎల్‌బీసీ సొరంగం సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి ఆర్‌జీ-1 బృందం జీఎం కార్యాలయం నుంచి శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ఆదేశాల మేరకు రెస్క్యూ టీమ్, ఉద్యోగుల బృందాన్ని వెంటనే సహాయక చర్యలలో పాల్గొనేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆర్‌జీ-1 ఏరియా నుంచి 30మంది జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో బస్సు ద్వారా శ్రీశైలం టన్నెల్‌కు వెళ్లారు. ఈ సంధ్బంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సహాయక చర్యలలో పాల్గొనే ఉద్యోగులు రక్షణతో పనులను నిర్వహించాలని, రెస్క్యూ అధికారులు, సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం గోపాల్ సింగ్, పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, ఎన్విరాన్‌మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, సీనియర్ పీఓ శ్రావణ్ కుమార్, సంక్షేమ అధికారులు గణేష్, ఇక్బాల్ షరీఫ్ పాల్గొన్నారు.

చేపల పెంపకానికి ప్రోత్సాహమేదీ?

(5వ పేజీ తరువాయి)

తమకు డీఎల్‌సీ అనుమతులు ఇవ్వకపోవడంతో ఆసక్తి ఉన్నపలువురు రైతులుఆర్థిక స్థోమత లేక ముందుకు రావడం లేదని చెబుతున్నారు. డీఎల్‌సీ ఇవ్వని పర్య వసానంగా రైతుభరోసాను కోల్పోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టా కలిగిన రైతులందరికీ రైతుబంధు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం ద్వారా ఈ సీజన్ నుంచే అమలు చేస్తున్నారు. సాగు భూములకే రైతు భరోసా ఇస్తుం డడంతో ఎకరానికి 6 వేల చొప్పున దక్కకుండా పోతు న్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎల్‌సీ విషయమై గత నెల 20, ఈ నెల 22న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ప్పటికీ, ఇప్పటి వరకు మత్స్య శాఖ అధికారుల్లో చలనం లేకుండా పోయింది.

● ఆరేళ్లుగా అనుమతుల కోసం తిరుగుతున్నాం..

- అనుము రామస్వామి, మత్స్యకారుడు, ముత్తారం



మాది మంథని ముత్తారం. ముత్తారంలో 25 లక్షలతో హేచరీ ఏర్పాటుచేశాం. ఓడేడులో దాదాపు 15 ఎకరాల్లో చేపల పెంపకానికి పాండ్లు తవ్వుకున్నాం. ఇందుకు 25 లక్షల రూపాయలకు పైగా వెచ్చించాం. డీఎల్‌సీ అనుమతుల కోసం జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. మాతో పాటు మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. కానీ మత్స్య శాఖాధికారులు డీఎల్‌సీ ద్వారా అనుమతులు ఇవ్వడం లేదు. డీఎల్‌సీ అనుమతులు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది. కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి పోయాం. జిల్లాలో ఏకైక హేచరీని తామే ఏర్పాటు చేశాం. జిల్లా అవసరాలకు చేప పిల్లలను ఉత్పత్తి చేయగలుగుతాం. కానీ అనుమతులు ఇవ్వడం లేదు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలి.

మహాసభను విజయవంతం చేయాలి

- పద్మశాలి సంఘం అడహక్ కమిటీ చైర్మన్ వల్స నీలయ్య



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సంఘం నాయకులు

పెద్దపల్లి టౌన్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : పద్మశాలి మహసభను మార్చి 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నామని, సభలకు పద్మశాలి కులబాంధవులు హాజరై విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా అడహక్ కమిటీ చైర్మన్ వల్స నీలయ్య కోరారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్‌లో మహసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కందగట్లస్వామి, మురళి, గడ్డం జగన్నాధం, రాంచంద్రం, ఆడేపుసుధాకర్, రాజేష్, లక్ష్మణ్, దాసరి ఉష, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి

కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. ఐఎఫ్‌టీయూ నాయకుడు మొండయ్య వర్ధంతి సందర్భంగా గోదావరిఖని గాంధీనగర్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో మొండయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐ కృష్ణ మాట్లాడుతూ మొండయ్యపై ఎన్నో నిర్బంధాలు అమలు చేసినా సింగరేణిలో ప్రధానంగా కరెంటు, మంచినీటి సమస్య, గుడిసెల సమస్యలపై యాజమాన్యంతో పోరాటం నిర్వహించారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలను నిర్వహించాలని, ఇందులో కార్మికులు, కర్షకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు నరేష్, అశోక్, రాజేశం, రాజేందర్, రవికుమార్, భూషణ్, సమ్మయ్య, లలిత, వెంకటమ్మ, రాజేశ్వరి, అన్వేష్, సంపత్ పాల్గొన్నారు.

సామాజిక తనిఖీ ప్రజావేదిక



ప్రజావేదికలో పాల్గొన్న అధికారులు

పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం పెద్దపల్లి ఎంపీడీవో కె శ్రీనివాస్ అధ్యక్షతన ఉపాధిహామీ పనులపై 15వ విడత ప్రజా వేదిక ఏర్పాటు చేసి నివేదికలను వెల్లడించారు. మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో డీఆర్‌పీల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ఏడాది పాటు నిర్వహించిన ఉపాధిహామీ పనులపై వివరాలను సేకరించారు. అనంతరం మండల స్థాయిలో నిర్వహించిన ప్రజావేదికలో ఫీల్డ్ అసిస్టెంట్‌ల వారీగా ఉపాధిహామీ పనుల అభివృద్ధిపై నివేదికలను చదివి వినిపించారు. మండలంలోని 30 గ్రామాల్లో ఉపాధిహామీ పనులు సజావుగా జరిగినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి కళిందిని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎస్‌టీఎం వేణు, ఎస్ఆర్‌పి దేవేందర్, ఏపీవో రమేష్ బాబు, విజిలెన్స్ ఆఫీసర్ కొమురయ్య, అంబుడ్స్‌మెన్ శరత్‌కుమార్, జేఈ రాజయ్య, టెక్నికల్ అసిస్టెంట్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

విద్యార్థి భవిష్యత్‌కు ఇంటర్ విద్య తొలిమెట్టు

- ఏసీపీ మడత రమేష్



నృత్యం చేస్తున్న విద్యార్థులు

కోల్‌సిటీటౌన్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యార్థి జీవితంలో ఉన్నతమైన భవిష్యత్‌కు ఇంటర్మీడియట్ విద్య తొలిమెట్టు అని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. శుక్రవారం గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలో కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాలలో ఫెర్‌వేల్ డే కార్యక్రమం ఉత్సాహాభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏసీపీ రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థి జీవితాన్ని ఆస్వాదిస్తూనే లక్ష్యం, చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. అత్యధిక మార్కులు సాధించి ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలన్నారు. అనంతరం ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కళాశాల యాజమాన్యం ఏసీపీ రమేష్‌ను సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు హుషారెత్తించాయి. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అండ్ డైరెక్టర్ నాగండ్ల జమున-రవికుమార్, ప్రిన్సిపల్స్ తిరుపతిరెడ్డి, వెంకన్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.